క్లుప్తంగా

స్నేహితుడికి అండగా..


సురేష్‌కు నగదు అందిస్తున్న స్నేహితులు

కూసుమంచి: రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాధితుడికి అతడి స్నేహితులు అండగా నిలిచారు. కూసుమంచి గ్రామానికి చెందిన దామళ్ల సురేష్ ఓ సంస్థకు చెందిన అంబులెన్స్‌లో పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఇటీవల నాయకన్‌గూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరుగగా అక్కడకు వెళ్లిన సురేష్‌ను మరో వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న తన స్నేహితులు(2008–09 టెన్త్ బ్యాచ్) రూ.16వేలను సేకరించి గురువారం సురేష్‌కు అందజేశారు.

భూ నిర్వాసితులను ఆదుకోవాలి

కామేపల్లి: సీతారామ ప్రాజెక్టు భూ నిర్వాసితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరుతూ గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దుదుగ్గి కృష్ణ మాట్లాడుతూ.. 2018లో సుమారుగా 516 ఎకరాల భూమిని ప్రాజెక్టు కింద స్వాధీనం చేసుకుని ఇంతవరకు బాధిత రైతులకు నష్ట పరిహారం అందించలేదన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ సుధాకర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంగోత్ బాలాజీ, సకినాల శ్రీనివాసరావు, రాయల సత్యనారాయణ, సింగం వెంకన్న, రవి, గట్ల వీరయ్య, నాగయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

వేధింపులు ఆపండి


డీడీతో మాట్లాడుతున్న టీఎన్జీవోస్ బాధ్యులు

ఖమ్మం సహకారనగర్: ఖజానా శాఖ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులపై పని ఒత్తిడి, ఎస్‌టీఓల వేధింపులు ఆపాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్‌వీఎస్ నర్సింహంతో సమావేశమయ్యారు. దీనిపై స్పందించిన ఆయన ఏప్రిల్ 1 నుంచి అందరికీ సమాన పనిభారం ఉండేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ నాయకులు వల్లపు వెంకటన్న, దుర్గాప్రసాద్, ఎర్రా రమేష్, కిరణ్‌సింగ్, పెద్దినేని ధాకృష్ణ, ఎర్రమల శ్రీనివాసరావు, రవిచంద్ర, అస్లాం, ప్రసన్నకుమార్, కంచి శ్రీనివాస్, పృథ్వీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం పాత బస్టాండ్‌లో డ్రైవర్లు, కండక్టర్లకు స్టేషన్ మేనేజర్ టి.సతీష్ ఆధ్వర్యాన గురువారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వేసవి తాపానికి గురికాకుండా మజ్జిగ ప్యాకెట్లు అందించినట్లు మేనేజర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ గుండు మాధవరావు, ఆర్టీసీ కానిస్టేబుల్ యాకూబ్ పాషా, సెక్యూరిటీ రమేష్, కండక్టర్లు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

నగరంలో సినిమాలు

తిరుమల	కోర్ట్
వినోద	ఛావా, సలార్
సాయిరాం	పెళ్లి కాని ప్రసాద్
ఆదిత్య	కిస్ కిస్ కిస్సిక్, ఆర్టిస్ట్
శ్రీనివాస	సలార్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, తండేల్

- ఖమ్మంగాంధీచౌక్

ఖమ్మం రైతుబజార్, సమీకృత మార్కెట్

కూరగాయలు కేజీ ధర (రూ.ల్లో)		ఆకుకూరల కట్టలు (రూ.ల్లో)	
టమాట	20	బచ్చలికూర	4
వంకాయ	24		20
బెండకాయ	38	పాలకూర	4
పచ్చిమిర్చి	24		20
కాకర	38	చుక్కకూర	4
బీట్‌రూట్	24		20
బీర	44	తోటకూర	4
దొండ	34		20
పొట్లకాయ	40	గోంగూర	3
చిక్కుడు	84		20
గోరుచిక్కుడు	48	మెంతికూర	3
క్యాబేజీ	20		20
క్యాలీఫ్లవర్	35	కొత్తిమీర	1
ఆలుగడ్డ	28		25
చామగడ్డ	58	పుదీన	1
క్యారెట్	26		20
క్యాప్సికం	44	-ఖమ్మం వ్యవసాయం	

రాయితీతో ఊతం!


కేఎంసీ హెల్ప్ డెస్క్‌లో వివరాలు తెలుసుకుంటున్న స్థల యజమానులు

ఎల్‌ఆర్‌ఎస్‌పై కేఎంసీ అధికారుల దృష్టి

- క్యూఆర్ కోడ్‌లతో విస్తృత ప్రచారాలు
- మెప్మా ఆర్పీలతో ఫోన్‌లు, మెసేజ్‌లు
- ఫీజులు చెల్లించేందుకు దరఖాస్తుదారుల క్యూ
- కేఎంసీ కార్యాలయంలో 8 కౌంటర్లు

ఖమ్మంమయూరిసెంటర్: లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్)పై ఖమ్మం నగర పాలక సంస్థ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీని స్థల యజమానులు, దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కేఎంసీ కార్యాలయంతో పాటు నగరంలోని పది ప్రాంతాల్లో దరఖాస్తుదారులకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు.

మెప్మా ఆర్పీలతో ఫోన్‌లు..

ఇక క్షేత్రస్థాయి పరిశీలనకు ముందే రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారితో ఫీజులు కట్టించుకుంటున్నారు. ఇందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారి ఫోన్‌లకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించాలని సంక్షిప్త సమాచారం పంపించడంతో పాటు మరో అడుగు ముందుకు వేసి మెప్మా సిబ్బందితో ఫోన్‌లు చేయించి, ఫీజులు చెల్లించేలా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులు ఆసక్తి కనబరుస్తుండగా.. ఫీజులు చెల్లింపులపై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు కేఎంసీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు.

కేఎంసీలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు, ఫీజుల చెల్లింపు వివరాలు..

మొత్తం దరఖాస్తులు	39,942
ఫీజు చెల్లించాలని సమాచారం ఇచ్చినవి	18,484
ఫీజు చెల్లించినవి	2,221
ఫీజు చెల్లించాల్సినవి	16,263
ప్రొసీడింగ్స్ జారీ అయినవి	1,403
ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం	రూ.13.65 కోట్లు

రాష్ట్రంలోనే మొదటి స్థానం..

ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు వసూలు చేయడంలో కేఎంసీ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో కలిపి మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా.. జీహెచ్ఎంసీ తర్వాత ఖమ్మమే అత్యధికంగా ఫీజులు రాబట్టిన కార్పొరేషన్‌గా నిలిచింది. 2,221 దరఖాస్తులకు సంబంధించి రూ.13.65 కోట్లు వసూలు చేశారు. ఇందులో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్ రాయితీపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌లను ముద్రించి అధికారులు విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. మొబైల్ యాప్‌లోనూ ఫీజు చెల్లించేలా అవగాహన కల్పిస్తున్నారు. రోజుకో వినూత్న ప్రయత్నం చేస్తూ దరఖాస్తుదారుల్లో చైతన్యం నింపి రాయితీని సద్వినియోగం చేసుకునేలా చేస్తున్నారు.

దరఖాస్తుదారుల క్యూ..

ప్రభుత్వం ప్రకటించిన రాయితీని సద్వినియోగం చేసుకునేందుకు రూ.1000 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మిగతా ఫీజు చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేందుకు కేఎంసీ కార్యాలయానికి క్యూ కడుతుండడంతో సర్వర్లు స్లో అవుతున్నాయి. దీంతో తమ దరఖాస్తులు ఓపెన్ కావడం లేదని అధికారులను సంప్రదిస్తున్నారు. ఇక మరి కొంతమంది తమకు ఫీజులు చెల్లించాలని ఎటువంటి మెసేజ్‌లు రాలేదంటూ అధికారులను కలుస్తుండడం గమనార్హం. కొంత మంది స్థలాలకు సంబంధించి ప్రొహిబిటెడ్ జాబితాలో చేరడంతో 31వ తేదీ తర్వాతనే వారి దరఖాస్తులు ఓపెన్ అవుతాయని అధికారులు వెల్లడిస్తున్నారు. కేఎంసీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు వస్తుండడంతో వారి సౌకర్యార్థం అధికారులు కార్యాలయంలో ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేశారు.

వేసవిలో నీటి ఎద్దడి రానివ్వొద్దు

మేయర్ పునుకొల్లు నీరజ

ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలోని తాగునీటి పైపుల లీకేజీలు మరమ్మతు చేయడమే కాక ఎక్కడా నీటిఎద్దడి రానీయకుండా సరఫరా చేయాలని మేయర్ పునుకొల్లు నీరజ అధికారులను ఆదేశించారు. కేఎంసీ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో గురువారం ఆమె తాగునీటి సరఫరాపై సమీక్షించారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యాన నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, లైన్‌మెన్లు నిరంతరం డివిజన్లలో పర్యవేక్షించాలని తెలిపారు. పంపు కనెక్షన్లు లేని ఇళ్లు ఉంటే సమీప కూడలిలో పంపు ఏర్పాటు చేయాలని, చేతిపంపుల న్నింటినీ వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. డీఈఈ శ్రీనివాస్, ఏఈఈలు బాబు, కుమారస్వామి, తేజ పాల్గొన్నారు.

డివిజన్లలో పర్యటన..

ఖమ్మం మయూరిసెంటర్/ఖమ్మంఅర్బన్: నగరంలోని 46వ డివిజన్‌లో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పర్యటించారు. ఈసందర్భంగా కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ డివిజన్‌లో మురుగు, డ్రెయిన్ల సమస్యలను వివరించగా శుభ్రం చేయించాలని ఎస్‌ఐ, జవాన్లకు సూచించారు. అలాగే, 4వ డివిజన్ బాలాజీనగర్‌లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణ పనులను మేయర్ నీరజ, కమిషనర్ అభిషేక్ పరిశీలించగా ఈఈ కృష్ణలాల్, డీఈ ధరణికుమార్, ఏఈ వలీ పాల్గొన్నారు. కాగా, 8వ డివిజన్ పరిధి ఎల్‌బీ.నగర్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ అభిషేక్ అగస్త్య కార్పొరేటర్ లకావత్ సైదులుతో పర్యటించి సమస్యలపై ఆరాతీశారు.


4వ డివిజన్‌లో హెల్త్ సెంటర్ నిర్మాణ పనులపై ఆరా తీస్తున్న మేయర్, కమిషనర్

హామీల అమలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఖమ్మంవన్‌టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో నగర కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించి అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసిందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీలను మూడు విభాగాలుగా విభజించి రిజర్వేషన్ కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. అనంతరం మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల చరిత్ర గలదని, ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కమర్తపు మురళి, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగర్ల హనుమంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లుతో పాటు అధ్యక్షులు, నాయకులు దొబ్బల సౌజన్య, నల్లమల వెంకటేశ్వరరావు, ఎర్రం బాలగంగాధర్ తిలక్, దీప్లా నాయక్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్

మృతుల కుటుంబాలకు పరామర్శ

కామేపల్లి: మండలంలోని పండితాపురంలో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పరామర్శించి మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. మద్దినేని రమేశ్‌బాబు, బేబి స్వర్ణకుమారి, గింజల నరసింహారెడ్డి, ధనియాకుల హన్మంతరావు, నల్లమోతు లక్ష్మయ్య, గుజ్జర్లపూడి రాంబాబు, మండదపు మనోహర్ తదితరులున్నారు.

‘ట్రస్ట్’ సేవలు అభినందనీయం


విద్యార్థినికి చెక్కు అందిస్తున్న అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ట్రస్ట్ చైర్మన్ పుల్లయ్య

ఖమ్మం సహకారనగర్: పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన పేద విద్యార్థులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రఘునాథపాలెం మండలంలోని కోయచలకకు చెందిన నిరుపేద విద్యార్థిని పెనుగొండ సిరిచందనకు రూ.20వేల చెక్కును ట్రస్ట్ చైర్మన్ పరిశ పుల్లయ్యతో కలిసి అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సిరిచందన బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం జిల్లా ట్రెజరర్ కనపర్తి వెంకటేశ్వర్లు, విద్యార్థిని తల్లి సుజాత పాల్గొన్నారు.

విద్యార్థులకు పరీక్ష సామగ్రి..

ఖమ్మంఅర్బన్: నగరంలోని 3వ డివిజన్ బల్లేపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్‌ఆధ్వర్యాన విద్యార్థులకు పరీక్ష సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం బాగం రమేష్, ట్రస్టు చైర్మన్ పరిశ పుల్లయ్య మాట్లాడగా.. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మీరాజ్యం, రమేష్ బాబు, వై.లక్ష్మి, ఎన్.నిర్మల, బాబుసాహెబ్, వి.ప్రసాద్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌కు వినతి

ఖమ్మం మామిళ్లగూడెం: పెసర, కంది, మొక్కజొన్న పంటలను కనీస మద్దతు ధరకు తగ్గకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) ఖమ్మం జిల్లా కార్యవర్గ ప్రతినిధి బృందం గురువారం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందించారు. వ్యాపారులంతా కుమ్మక్కై రైతాంగాన్ని నిలువునా దోచుకుంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐయూకేఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరీదు నాగేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పాశం అప్పారావు, కోశాధికారి ఏడోది లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణపై సంబరాలు


సంబరాల్లో పాల్గొన్న డివిజన్ నాయకులు

ఖమ్మం మామిళ్లగూడెం: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడంపై నగరంలోని 25వ డివిజన్ మాదిగ కుల కమిటీ ఆధ్వర్యాన గురువారం ఎస్సీ కాలనీ హెబిటేట్ నగర్‌లో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణాసంచాలు పేల్చి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు వడ్డేబోయిన నరసింహారావు, జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు మార్కంపూడి నాగభూషణం, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు దాసరి పూర్ణ, నాగిశెట్టి రాధాకృష్ణ, బండారి శ్రీను, జిల్లా ఫొటోగ్రాఫర్ అధ్యక్షుడు మారగాని వెంకట్‌లతో పాటు ఎస్‌కె ఖాజా, వీరన్న, శ్రీను, రామస్వామి, రాము, రాజు, తిరుపతమ్మ, వెంకటమ్మ, మంగమ్మ, మౌనిక, రమ్య, తదితరులు పాల్గొన్నారు.

‘ఉపాధి’లో కూలీలను పెంచండి


మాట్లాడుతున్న ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి

కూసుమంచి: ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. మండలంలో కొనసాగుతున్న ఉపాధి పనులపై గురువారం సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఉపాధి పనులు ప్రారంభమైనందున కూలీల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. కూలీలకు పని ప్రదేశంలో తగిన వసతులు కల్పించాలని, తాగునీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని, పని ప్రదేశాల్లో షెడ్ టెంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఉపాధి పనుల ద్వారా చేపట్టిన సోక్ పిట్స్ నిర్మాణాలు, నర్సరీల నిర్వహణపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఎంపీ రాంచందర్‌రావు, ఈజీఎస్ ఏపీఓ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం

నేలకొండపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతీ కార్యకర్త పోరాటాలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యాన బీజేపీ నాయకుడు భువనాసి దుర్గారావు ఇంటి వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేందుకు ముందస్తుగా వన్ నేషన్, వన్ ఎలక్షన్‌పై అవగాహనా సదస్సులు నిర్వహించాలని సూచించారు. అనంతరం నేలకొండపల్లి మండల కమిటీ సభ్యుడు, నూతన జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావును సన్మానించారు. ఈ సమావేశంలో కూసంపూడి రవీందర్, అనంత ఉపేందర్ గౌడ్, మన్నే క్రిష్ణయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు కందరబోయిన వెంకటరమణ, అల్లి భూలక్ష్మి, సురేపల్లి జ్ఞానరత్నం, గెల్లా చక్రపాణి, గిరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న కోటేశ్వరరావు

‘బొమ్మ’ విద్యార్థుల సత్తా


సత్తా చాటిన విద్యార్థులతో యాజమాన్యం

ఖమ్మంఅర్బన్: జేఎన్‌టీయూ ప్రకటించిన ఎంబీఏ సెమిస్టర్ ఫలితాల్లో బొమ్మ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారని చైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు తెలిపారు. ఈమేరకు గురువారం అత్యధిక మార్కులు సాధించిన గౌతమి, శిరీష, ప్రేమలత, అనూష, అశ్రిక, జోష్న, శ్రీలక్ష్మిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సత్యప్రసాద్, కార్యదర్శి ఉదార్ శ్రీధర్, ప్రిన్సిపాల్ డాక్టర్ భిక్షం, కిరణ్‌జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

‘ప్రియదర్శిని’ విద్యార్థుల ప్రతిభ


విద్యార్థులను అభినందిస్తున్న యాజమాన్యం

ఖమ్మం సహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ కాటేపల్లి నవీన్‌బాబు తెలిపారు. ఈ మేరకు గురువారం కళాశాలలో విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ వి.రామారావు, అకాడమిక్ డైరెక్టర్ ఎం.శివకుమార్ పాల్గొన్నారు.

సాయిబాబా మందిర పూర్వ వైభవానికి కృషి


విద్యుత్ సిబ్బందికి నగదు అందిస్తున్న దృశ్యం

కామేపల్లి: మండలంలోని పండితాపురం గ్రామంలో ఉన్న సాయిబాబా మందిర పూర్వ వైభవానికి, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని డీఎస్‌సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దిరిశాల నరేష్‌చౌదరి తెలిపారు. సాయిబాబా మందిరానికి సంబంధించిన కరెంట్ బిల్లు పెండింగ్ కారణంగా విద్యుత్ శాఖ అధికారులు ఏడాదిన్నర క్రితం మందిరానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో పెండింగ్ ఉన్న రూ.54,100 బిల్లును గురువారం ఆయన సహచరుల ద్వారా విద్యుత్ శాఖ సిబ్బందికి చెల్లించగా.. వారు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీంతో గ్రామస్తులు, భక్తులు నరేష్‌చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావు, పల్లె వెంకటనారాయణ, చల్లా నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగాన్ని విస్మరించిన ప్రభుత్వం

ఖమ్మం మామిళ్లగూడెం/ఖమ్మంరూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగాన్ని విస్మరించిందని పేర్కొంటూ గురువారం పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఖమ్మంలోని కాకతీయ సబ్ యూనివర్సిటీ ఎదుట, ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్ కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగూరి వెంకటేష్, పీడీఎస్‌యూ జిల్లా నాయకుడు యశ్వంత్‌లు మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపుల్లో సవరణలు చేసి విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు వినయ్, భరత్, సాధిక్, అన్వేష్, శ్రీకాంత్, కార్తీక్, ప్రసాద్, సిద్ధు, జీవన్‌కుమార్ స్పందన, అఖిల, నందిని, శైలజ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న వెంకటేష్

గోపాయిగూడెంలో రేషన్ షాపు ఏర్పాటు చేయాలి

తిరుమలాయపాలెం: మండలంలోని గోపాయిగూడెం గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి శ్రీను ప్రభుత్వాన్ని కోరారు. గురువారం గోపాయిగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ కోసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జింకలగూడెం వెళ్లాల్సి వస్తోందన్నారు. కాగా, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, రైతు భరోసా తదితర సమస్యలపై ఈ నెల 24న తిరుమలాయపాలెంలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు దాసరి మహేందర్, తుళ్లూరు నాగేశ్వరరావు, కొత్తపల్లి రమేష్, కొత్తపల్లి నాగలక్ష్మి, చెరుకుపల్లి రమ, కొండ పద్మ, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు వెడల్పు పనులు ముమ్మరం

ఖమ్మంమయూరిసెంటర్: నగరంలోని 25వ డివిజన్‌లో రోడ్డు విస్తరణ పనులను అధికారులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గురువారం డివిజన్‌లోని ఖిల్లా రోడ్డు నుంచి చర్చి కాంపౌండ్ వరకు మార్కింగ్ చేసిన నిర్మాణాలను కేఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణలో జేసీబీలతో తొలగింపు పనులు చేపట్టారు. కూల్చిన నిర్మాణ వ్యర్థాలను వెంటనే ట్రాక్టర్ల ద్వారా బయటకు తరలించారు.

ఠానూనాయక్ వర్ధంతి

ఖమ్మం మామిళ్లగూడెం: భూమి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన ఠానూనాయక్‌ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ నాయక్ అన్నారు. గురువారం ఠానూనాయక్ వర్ధంతి సందర్భంగా లకారం ట్యాంక్ బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ పోరాటంలో ముందుండి దున్నేవాడికే భూమి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి భూ పోరాటంలో మరణించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ధరావత్ రామ్మూర్తినాయక్, రాంబాయి, భూక్య కృష్ణ నాయక్, తులసి, సీపీఎం జిల్లా నాయకులు దొంగల తిరుపతిరావు, కొట్టే సుధాకర్, రవీంద్ర, వంశీ, గణేష్, అరవింద్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

జయప్రదం చేయండి

ఖమ్మంమయూరిసెంటర్: స్వాతంత్ర్యం కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈనెల 23న ఆదివారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సీపీఎం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ తెలిపారు. ఖమ్మం సుందరయ్య భవనంలో గురువారం జరిగిన పార్టీ టూటౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు బోడపట్ల సుదర్శన్, నర్రా రమేష్, భూక్యా ఉపేందర్, శెట్టి రవీంద్ర, హుస్సేన్, మల్లికార్జున్ రెడ్డి, నాగరాజు, రాజేష్ పాల్గొన్నారు.

‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం

నేలకొండపల్లి/కూసుమంచి/ఖమ్మంరూరల్/తిరుమలాయపాలెం: ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు శుక్రవారం మొదలుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంఈఓ బి.చలపతిరావు, ఎంపీడీఓ ఎర్రయ్య తెలిపారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాన్ని గురువారం వారు పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 456 మంది విద్యార్థుల కోసం సింగారెడ్డిపాలెం గురుకుల పాఠశాల, నేలకొండపల్లి, చెరువుమాధారం పాఠశాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు. అలాగే కూసుమంచి మండలంలోని 425మంది విద్యార్థుల కోసం నాయకన్‌గూడెం, కూసుమంచి ఉన్నత పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ రాయల శేషగిరి పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లుగా రాధాకృష్ణ, వెంకటరెడ్డి, రవీందర్‌రెడ్డి నియమించినట్లు తెలిపారు. అదేవిధంగా ఖమ్మంరూరల్ మండలంలో మొత్తం 779 మంది విద్యార్థుల కోసం జెడ్పీఎస్ఎస్ జలగంనగర్, ఏదులాపురం, తల్లంపాడు, కారుణ్య విద్యాభవన్, కేజీబీవీ, ఏజీహెచ్‌ఎస్‌లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాక తిరుమలాయపాలెం మండలంలోని మొత్తం 425 మంది విద్యార్థుల కోసం తిరుమలాయపాలెం, పిండిప్రోలు, బీరోలు, సుబ్లేడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.


ఖమ్మంరూరల్: జలగంనగర్ పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు